సమస్యలుంటే సాక్షికి చెప్పండి
మీ సమస్యలు, ప్రజోపయోగ సూచనలు, ఇతర అంశాలను కింద ఫోన్ నంబర్‌కు వాట్సాప్ చేయండి
98490 98674
నంబర్‌ను సంప్రదించండి

క్లుప్తంగా

చలివేంద్రం ప్రారంభం


మజ్జిగ చలివేంద్రం ప్రారంభిస్తున్న కరణంరెడ్డి నరసింగరావు

పెదగంట్యాడ: అదానీ గ్రూప్, కల్చర్ ఫౌండేషన్, రైస్ ట్రైస్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పెదగంట్యాడ జంక్షన్‌లో శుక్రవారం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. దీనిని కేఎస్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కరణంరెడ్డి నరసింగరావు ప్రారంభించారు. కార్యక్రమంలో పేర్ల అప్పారావు, సురేష్, అమరేంద్ర, ప్రవీణ్, గూటూరు శంకరరావు, కిలాని ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.

10 మంది వలంటీర్ల రాజీనామా


రాజీనామా చేసిన వలంటీర్లతో లతీష్, వెంకటరమణ

అక్కిరెడ్డిపాలెం: తమను చంద్రబాబు తదితరులు ప్రజా సేవల నుంచి దూరం చేయడంతో మనస్థాపం చెందిన వలంటీర్లు రాజీనామా చేశారు. శుక్రవారం 68వ వార్డు చిన్నఅక్కిరెడ్డిపాలెంలోని హరిజన జగ్గయ్యపాలెం సచివాలయం నుంచి 5 గురు, పెద్దఅక్కిరెడ్డిపాలెం సచివాలయానికి చెందిన 5 గురు వలంటీర్లు రాజీనామాలు చేశారు. వీరు సచివాలయ అడ్మిన్‌లకు తమ రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వారు వార్డు ఇన్‌చార్జి గుడివాడ లతీష్, అధ్యక్షుడు వరదాడ వెంకటరమణను కలిసి, ఇక నుంచి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి వెంట నడుస్తామని తెలిపారు. ఇంతకు ముందు అక్కిరెడ్డిపాలెం నుంచి ముగ్గురు వలంటీర్లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఓటు హక్కు వినియోగంపై ర్యాలీ


ర్యాలీని ప్రారంభిస్తున్న గాజువాక ఈఆర్వో లక్ష్మారెడ్డి, డీఈవో చంద్రకళ

అగనంపూడి: ఓటు హక్కును వినియోగించుకుని భారత పౌరులుగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఈఆర్వో లక్ష్మారెడ్డి సూచించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ గాజువాకలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఎన్నికల సిబ్బందికి ఒక రోజు శిక్షణ తరగతులను గాజువాక శ్రీనగర్‌లోని ప్రైవేటు కళాశాలలో చేపట్టారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, గాజువాక జోనల్ కమిషనర్ సన్యాసినాయుడు, తహసీల్దార్ తోట శ్రీవల్లి, పెదగంట్యాడ తహశీల్దార్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

25న ఏపీ ఐపీఆర్ చాంపియన్స్ క్విజ్

ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రపంచ మేధో హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 25న క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్లు కేంద్రం సంచాలకులు డాక్టర్ హెచ్.పురుషోత్తం తెలిపారు. డీపీఐఐటీ-ఐపీఆర్‌చైర్, సెంటర్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్(ఏయూ) ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఆన్‌లైన్ విధానంలో ఈ క్విజ్ పోటీలు జరుగుతాయని, పూర్తి వివరాలను ఏయూ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 9599229217 అనే ఫోన్ నంబరులో సంప్రదించాలని సూచించారు. విజేతలకు ఈ నెల 26న నిర్వహించే ప్రపంచ మేధో హక్కుల దినోత్సవం కార్యక్రమంలో బహుమతులను అందిస్తామన్నారు.

అమర్‌నాథ్ గెలుపే లక్ష్యంగా...

- వైఎస్సార్‌సీపీ శ్రేణుల విస్తృత ప్రచారం
- వలు ప్రాంతాల్లో సమావేశాలు
- సుస్థిర పాలన కోసం జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాలని పిలుపు


సమావేశంలో మాట్లాడుతున్న గుడివాడ నాగమణి

గాజువాక: రాష్ట్ర మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 76వ వార్డు ఇన్‌చార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో అమర్‌నాథ్ మాతృమూర్తి గుడివాడ నాగమణి మాట్లాడారు. రాష్ట్రంలో సుస్థిర పాలన కావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. మీకు మేలు జరిగితే నాకు ఓటు వేయండి అని అడిగిన ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల కొనసాగింపు, అభివృద్ధి కోసం వైఎస్సార్ సీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పార్టీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి అమర్‌నాథ్, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఈటి శ్యామలరావు, మంత్రి శంకర నారాయణ, ఆర్.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అమర్ విజయానికి సహకరించండి

అక్కిరెడ్డిపాలెం: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సోదరి గుడివాడ సురేఖ కోరారు. అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు కృషి చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరూ సహకరించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 69వ వార్డు నాతయ్యపాలెంలోని వైఎస్సార్ సీపీ వార్డు అధ్యక్షుడు బోగాది సన్యాసిరావు (సన్ని) నివాసంలో శుక్రవారం రాత్రి వార్డు మహిళలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ తాతయ్య గుడివాడ అప్పన్న, తండ్రి గుడివాడ గురునాథరావు గాజువాకతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. మూడో తరం వారసుడిగా వచ్చిన అమర్‌నాథ్‌కు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మంత్రిగా అవకాశం ఇవ్వడంతో, ఆయా శాఖల ద్వారా రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.

విద్యావ్యవస్థలో సమూల మార్పులు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని సురేఖ అన్నారు. సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుమీద అందించడం జగనన్నకు మహిళలపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడంతో దేశంతో పాటు ఇతర దేశాలు కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తును జగన్ భుజాలపైకి ఎత్తుకున్నారన్నారు. నాడు - నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి, విద్యార్థులను స్కూల్స్‌కు వెళ్లే విధంగా తీర్చిదిద్దారన్నారు. అమ్మఒడితో ప్రతీ విద్యార్థి చదువుకునేలా చేశారన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూయించారన్నారు. ఒక్కసారైనా ప్రభుత్వ పాఠశాలల గురించి ఆలోచించారని ప్రశ్నించారు. పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన జగన్‌పై ఏడ్చారన్నారు. చంద్రబాబు కేవలం తన కొడుకును ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే తపన తప్ప రాష్ట్రానికి ఒక్క మంచిపని చేయలేదన్నారు.

ఈ ప్రాంతం మా పుట్టినిల్లు

అక్కిరెడ్డిపాలెం, నాతయ్యపాలెం, మింది గ్రామాలు తమకు పుట్టినిల్లు లాంటివని సురేఖ అన్నారు. తమ కుటుంబం మొత్తం ప్రజా సేవకే అంకితమైందన్నారు. తాతయ్య, తండ్రి బాటలో నడుస్తున్న అమర్‌ను ఆశీర్వదించాలని కోరారు. అలాగే ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ వార్డు అధ్యక్షుడు బోగాది సన్యాసిరావు, నాయకులు ఆకుల ఉప మాక, బోగాది అప్పారావు తదితరులు పాల్గొన్నారు.



నాతయ్యపాలెంలో మహిళల సమావేశంలో మాట్లాడుతున్న గుడివాడ సురేఖ, సమావేశంలో పాల్గొన్న మహిళలు

ఇంటర్ ఫలితాల్లో మెరిశారు

- అగనంపూడి జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు
- ఎంపీసీలో పావనికి 948 మార్కులు


సనా పావని


నెమల విమల


శ్రీహరి వైష్ణవి దేవి

అగనంపూడి: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అగనంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుశీల్‌కుమార్ తెలిపారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో విశాఖ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం దక్కినట్లు ఆయన తెలియజేశారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో సనా పావని 948 మార్కులు, బెజ్జపు శ్రావ్య 931 మార్కులతో మొదటి రెండు స్థానాల్లో నిలిచారన్నారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో నెమల విమల 420 మార్కులతో ఎంపీసీలో మొదటి స్థానంలో నిలవగా, 408 మార్కులతో బి.జశ్వంత్ ద్వితీయ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. మిగిలిన బ్రాంచ్‌ల్లోను ఇదే తరహా ఫలితాలు సాధించినట్లు ఆయన చెప్పారు.

గాజువాక హైస్కూల్లో..

గాజువాక : గాజువాక హైస్కూల్‌కు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని 850 మార్కులను సాధించింది. ఇంటర్ ఎంపీసీ చదువుతున్న తిరుమలరాజు శ్రీహరి వైష్ణవిదేవి 1000 మార్కులకు గాను అత్యధిక మార్కులు సాధించగా, ఇదే పాఠశాల నుంచి పరీక్షలు రాసిన కె.సంధ్య ఎంపీసీ విభాగంలో 812 మార్కులను సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ విజయ ప్రశాంతి తెలిపారు.

‘రామబాణం’ విద్యార్థుల విజయకేతనం


విద్యార్థులను అభినందిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణ

గాజువాక: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో గాజువాక రామబాణం జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. స్థాపించిన రెండో ఏడాదిలోనే అద్భుత ఫలితాలు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణ తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470మార్కులకు గాను తమ కళాశాల విద్యార్థులు 465, 464, 463, 462 మార్కులతో పాటు 460మార్కులను 15మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. ద్వితీయ సంవత్సరంలో 1000మార్కులకు గాను 988, 987, 986 మార్కులతో పాటు 980కు పైగా 10మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా మంచి ఫలితాలను సాధించిన విద్యార్థులకు కళాశాల డైరెక్టర్ వాసుపల్లి గణేష్‌కుమార్ అభినందనలు తెలిపారు.


జె.జశ్వంత్


బి.కేశవ


పి.సాయిప్రకాష్


వై.పూర్ణప్రవీణ్‌కుమార్


ఆర్.నిరంజన్

సింహాచలం గురుకుల విద్యార్థుల సత్తా

సింహాచలం: సింహాచలంలోని మహాత్మా జ్యోతీ బాపూలే ఏపీ బీసీ బాలుర సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. ఫస్టియర్ ఎంపీసీ నుంచి 49 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 46 మంది ఉతీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ దాసరి సత్యారావు తెలిపారు. బైపీసీ నుంచి 15 మంది హాజరుకాగా.. 14 మంది, సీఈసీ నుంచి 27 మంది హాజరు కాగా 21 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో 449 మార్కులతో జె.జశ్వంత్, బి.కేశవ టాపర్‌లుగా నిలిచారు.

- సెకండియర్ ఎంపీసీ నుంచి 39 మంది విద్యార్థులు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. బైపీసీ నుంచి 24 మంది హాజరు కాగా 22 మంది, సీఈసీ నుంచి 15 మంది హాజరు కాగా.. 13 మంది ఉత్తీర్ణులయ్యారు. బైపీసీలో వై.పూర్ణప్రవీణ్‌కుమార్ 974 మార్కులు, ఎంపీసీలో ఆర్.నిరంజన్ 966 మార్కులు, సీఈసీలో పి.సాయి ప్రకాష్ 869 మార్కులు సాధించి టాపర్‌లుగా నిలిచారు.

‘ఉక్కు’ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించాలి


దీక్ష శిబిరంలో పాల్గొన్న పోరాట కమిటీ నాయకులు

కూర్మన్నపాలెం: ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేద్దామనుకునే కేంద్రప్రభుత్వ నిర్ణయం సరి కాదని ఉక్కు పరిరక్షణ, పోరాట కమిటీ నాయకులు అన్నారు. దీనిపై పునరాలోచించాలని కోరారు. కూర్మన్నపాలెం కూడలిలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో 1156వ రోజు, శుక్రవారం పలు విభాగాల కార్మికులు పాల్గొని, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు భూములిచ్చిన నిర్వాసితుల్లో కొంతమందికి మాత్రమే కాంట్రాక్ట్ వర్కర్లుగా ఉపాధి లభించిందని, మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును అమ్మాలని చూడడం అన్యాయమని, దీనికి వ్యతిరేకంగా కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమించి ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు, ఇతర కార్మికులు పాల్గొన్నారు.

బూత్ ఏజెంట్ల పాత్ర కీలకం


బూత్ ఏజెంట్లతో మాట్లాడుతున్న అమర్‌నాథ్

పెదగంట్యాడ: ఎన్నికల్లో బూత్ ఏజెంట్ల పాత్ర కీలకం అని గాజువాక నియోజకవర్గం వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. జీవీఎంసీ 76వ వార్డు నడుపూరులో వైఎస్సార్‌సీపీ నాయకుడు దొడ్డి రమణ ఆధ్వర్యంలో శుక్రవారం బూత్ లెవెల్ సమావేశం నిర్వహించారు. వార్డు పరిధిలోని 14 ఎలక్షన్ బూత్‌లకు సంబంధించి బూత్ ఏజెంట్లను నియమించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చారన్నారు. పేదవాడి కడుపు నిండాలంటే జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. గాజువాక ఎమ్మెల్యేగా తనను, విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్‌రెడ్డి, నాయకులు మంత్రి శంకర నారాయణ, చిక్కా సత్యనారాయణ, రంబ నారాయణమూర్తి, మద్ది శంకర్‌రెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

‘కార్మికులకు మిగిలిన జీతం చెల్లించాలి’



సమావేశంలో మాట్లాడుతున్న నీరుకొండ

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ కార్మికులకు గత నెలకు సంబంధించిన మిగిలిన సగం జీతాన్ని వెంటనే చెల్లించాలని స్టీల్ ఐఎన్‌టీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. సెంట్రల్ స్టోర్స్ కూడలి వద్ద శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెలలో ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు అమ్మకాలు జరిగాయన్నారు. ఈ నెల 10న ఒక్కరోజు రూ. 340 కోట్లు అమ్మకాలు జరిగాయని చెప్పారు. అయినప్పటికీ కార్మికులకు గత నెల జీతం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. యాజమాన్యం కావాలని చేస్తున్న ఈ చర్యలు కార్మికులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు నీరుకొండ రామచంద్రరావు, కారు రమణ, ఎస్.ఎ.నాయుడు, ప్రభాకరరెడ్డి, కొమ్ము ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి


ఆందోళనలో పాల్గొన్న గంగారావు తదితరులు

గాజువాక : గంగవరం పోర్టు కార్మికులకు ఆ సంస్థ యాజమాన్యం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ సీనియర్ నాయకుడు బి.గంగారావు డిమాండ్ చేశారు. పోర్టు గేటు వద్ద కార్మికులు నిర్వహిస్తున్న ఆందోళనసుద్దేశించి ప్రసంగించారు. గంగవరం పోర్టులో 15 ఏళ్లుగా వివిధ సెక్షన్లలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు అత్యంత తక్కువగా ఉన్నాయని, ప్రస్తుత అధిక ధరల నేపథ్యంలో ఆ వేతనాలతో బతకడం కష్టంగా ఉంటోందని అన్నారు. విషపూరితమైన దుమ్ము, ధూళి మధ్య కార్మికులు పని చేస్తున్నారని, అనారోగ్యం పాలైతే వైద్యం కోసం కార్మికులు గేటుముందు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. కార్మికుల, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. యాజమాన్యం తక్షణం కార్మికులతో చర్చించి వేతనాల పెంపు, గత హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.జగన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు



తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు వెల్లడించారు. విశాఖపట్నం-కొల్లాం(08539) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నంలో ప్రతీ బుధవారం ఉదయం 8.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు ఈ నెల 17 నుంచి జూలై 3వ తేదీ వరకు నడుస్తుంది. కొల్లాం-విశాఖపట్నం (08540) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ కొల్లాంలో ప్రతీ గురువారం రాత్రి 7.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు ఈ నెల 18 నుంచి జూలై 4వ తేదీ వరకు నడుస్తుంది.

- భువనేశ్వర్-యల్హంక(02811) స్పెషల్ భువనేశ్వర్‌లో ప్రతీ శనివారం రాత్రి 7.15 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారు 1.53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 1.55 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11.55 గంటలకు యల్హంక వెళ్తుంది. ఈ రైలు ఈ నెల 13వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు నడుస్తుంది. యల్హంక-భువనేశ్వర్(02812) స్పెషల్ యల్హంకలో ప్రతీ సోమవారం ఉదయం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు 4.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 4.32 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు భువనేశ్వర్ వెళ్తుంది. ఈ స్పెషల్ రైలు ఈ నెల 15 నుంచి మే 27వ తేదీ వరకు నడుస్తుంది.
- హౌరా-యశ్వంత్‌పూర్(02863) వీక్లీ ఏసీ స్పెషల్ ప్రతీ గురువారం హౌరాలో మధ్యాహ్నం 12.40 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారు 2.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 2.45గంటలకు బయలుదేరి అదేరోజు మధ్య రాత్రి 12.15 గంటలకు యశ్వంత్‌పూర్ వెళ్తుంది. ఈ స్పెషల్ ఈ నెల 18 నుంచి జూన్ 27వ తేదీ వరకు నడుస్తుంది. యశ్వంత్‌పూర్- హౌరా (02864) వీక్లీ ఏసీ స్పెషల్ ప్రతీ శనివారం యశ్వంత్‌పూర్‌లో తెల్లవారు 5 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11.05 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 11.07 గంటలకు బయలుదేరి మరసటి రోజు మధ్యాహ్నం 1.25 గంలకు హౌరా వెళ్తుంది. ఈ స్పెషల్ ఈ నెల 20 నుంచి జూన్ 29వ తేదీ వరకు నడుస్తుంది.
- కొచ్చువేలి-షాలిమర్(06081) స్పెషల్ ప్రతీ శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు కొచ్చువేలిలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.50 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 10.52 గంటలకు బయలుదేరి ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 1.40 గంటలకు షాలిమర్ వెళ్తుంది. ఈ రైలు ఈ నెల 12 నుంచి మే 31వ తేదీ వరకు నడుస్తుంది. షాలిమర్-కొచ్చువేలి(06082) స్పెషల్ షాలిమర్‌లో ప్రతీ సోమవారం మధ్యాహ్నం 2.20గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు 4.18 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 4.20గంటలకు బయలుదేరి ప్రతీ బుధవారం ఉదయం 9.55 గంటలకు కొచ్చువేలి వెళ్తుంది. ఈ రైళ్లు ఈ నెల 15 నుంచి జూన్ 3వ తేదీ వరకు నడుస్తుంది.
- న్యూటిన్‌సుకియా-బెంగళూరు(05952) స్పెషల్ ప్రతీ గురువారం రాత్రి 6.45గంటలకు న్యూటిన్‌సుకియాలో బయలుదేరి మూడవ రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 2.10గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9గంటలకు బెంగళూరు వెళ్తుంది. ఈ రైలు మే 2వ తేదీ నుంచి జూన్ 27వ తేదీ వరకు నడుస్తుంది. బెంగళూరు-న్యూటిన్‌సుకియా(05951) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరులో ప్రతీ సోమవారం మధ్యరాత్రి 12.30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 9.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 10 గంటలకు బయలుదేరి ప్రతీ బుధవారం మధ్యాహ్నం 1.15గంటలకు న్యూటిన్‌సుకియా చేరుకుంటుంది. ఈ రైలు మే 6 నుంచి జూలై 1వ తేదీ వరకు నడుస్తుంది.

చురుగ్గా వైఎస్సార్‌సీపీ ఇంటింటి ప్రచారం


ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్న నాయకులు

గాజువాక : వైఎస్సార్‌సీపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌ను, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మిని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ 76వ వార్డు నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. వార్డు ఇన్‌చార్జి దొడ్డి రమణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు స్వతంత్రనగర్‌నుంచి ఈ ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అమర్‌నాథ్, ఝాన్సీలక్ష్మిలను అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్ మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని కోరారు. గడిచిన ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికీ మేలు చేసిన జగన్ మోహన్‌రెడ్డికి మరొక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వార్డు నాయకులు తాటికొండ జగదీష్, మంత్రి శంకరనారాయణ, చిక్కా సత్యనారాయణ, రంబ నారాయణమూర్తి, కులుకూరి మంగరాజు, కామేష్, శ్రీరామ్మూర్తి, సన్యాసిరావు, సాయిలక్ష్మి నాయుడు, కుమారి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కోర్సు శిక్షణ

ఆరిలోవ: ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ సిబ్బందికి ఫుడ్ క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్‌లో 14 వారాల పాటు నిర్వహించిన ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కోర్సు శిక్షణ శుక్ర వారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏయూ స్కూల్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అనుబంధ విభాగం ప్రొఫెసర్ ఉజ్వల్ కుమార ఘటక్, ఎఫ్‌సీఐ ప్రిన్సిపాల్ రమణ, అధ్యాపకులు కోర్సులో శిక్షణ పొందిన 42 మందికి సర్టిఫికెట్లు అందజేశారు. హోటల్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్‌మెంట్‌లో మెలకువలు, కోర్సు వల్ల ఉపయోగాలు గురించి వివరించారు. శిక్షణ పొందిన ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రం ప్రారంభం

బీచ్‌రోడ్డు: ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు ఒక్క రోజులో కిరాణా సరకులను డెలివరీ చేసేందుకుగాను ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని యలమంచిలి మండలం యర్రవరం గ్రామంలో ప్రారంభించినట్లు సంస్థ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజనీష్ తెలిపారు. కేంద్రం ప్రారంభోత్సవ వివరాలను మీడియాకు ఆయన తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా రోజుకు 8వేల ఆర్డర్లను డెలివరీ చేయగలుగుతామన్నారు. ఇందులో సుమారు వెయ్యి మందికి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ మార్కెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇప్పటికే విజయవాడలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇది రెండో కేంద్రమని చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా నేరుగా ఉపాధి కల్పించడంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో కూడా ఉపాధి కల్పనకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో హరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అప్పన్నకు విశేషంగా నిత్య కల్యాణం

సింహాచలం: ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శుక్రవారం నిత్య కల్యాణం విశేషంగా జరిగింది. ఆలయ కల్యాణ మండపంలో ఉదయం 9.30 గంటల నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ మూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ప్రత్యేకంగా అలంకరించి వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, సంకల్పం, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు ఘట్టాలతో అప్పన్న కల్యాణం కమనీయంగా సాగింది. ఉభయదాతలతో కల్యాణ మండపం కిక్కిరిసింది. వారికి కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు.

సాక్షి
మీరు సాక్షి చందాదారులుగా చేరదలుచుకున్నారా!
లేదా మీకు పేపరు అందటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా!
సంప్రదించవలసిన నెంబరు
గాజువాక
7997958388, 9912440606

సాక్షి దినపత్రికలో ప్రకటనల కోసం మీ ప్రాంతంలో మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు.
వివాహ, జన్మదిన, పదవీ విరమణ శుభాకాంక్షలు
వ్యాపార, ఉద్యోగ, బహిరంగ ప్రకటనలు
శ్రద్ధాంజలి, నిర్యాణము, వర్ధంతి మొదలగు
అన్ని రకాల ప్రకటనలు ఇవ్వదలిచిన వారు సంప్రదించండి.
గాజువాక
9912222749, 9705347420
Office mail : sakshiadvtvsp@gmail.com